## క్లుప్తంగా

### వైభవంగా దొంగలదోపు సేవ



స్వామి, అమ్మవార్లను ఊరేగింపు చేస్తున్న అర్చకులు

**అర్వపల్లి :** అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దొంగలదోపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు పూలంగి సేవ జరిపారు. ఈ సందర్భంగా అశ్వవాహనంపై నర్సింహస్వామి, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి విగ్రహాలను అధిష్టింపజేసి పల్లకిలో తిరుమంగైఆళ్వార్‌స్వామిని ఊరేగించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వసంతోత్సవం జరిపారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, అర్చకులు రాంబాబుఅయ్యంగార్, పవన్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు.

### తూము నుంచి చెరువునీరు తరలింపు



తూము నుంచి పొలాల్లోకి వెళ్తున్న నీరు

**ఆత్మకూర్(ఎస్) :** మండల పరిధిలోని ముక్కుడుదేవులపల్లి ఊరుచెరువులో గల నీటిని పలువురు తూము నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమ పంటపొలాలకు తరలిస్తున్నారు. అసలే ఎండలు మండుతుండడంతో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతుండగా చెరువుల్లోని నీటిని బయటకు తీయడం ఏంటని గ్రామస్తులు వాపోతున్నారు. ఊర చెరువు నుంచి రెండు రోజులుగా నీటిని తూము నుంచి వదులుతున్నా సంబంధిత శాఖ అధికారులకు పలువురు ఫోన్‌చేసినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని బయటకు వదలకుండా తగుచర్యలు తీసుకొని ఎండాకాలంలో నీటి ఎద్దడి రాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

### అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

**తిరుమలగిరి (తుంగతుర్తి) :** కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి కోరారు. బుధవారం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల్లో ఆయన దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. స్థానికంగా రెండు ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఖదీర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

### ముగిసిన విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు

**సూర్యాపేట రూరల్ :** మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో కాకతీయుల నాటి ఎరకేశ్వరస్వామి ఆలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు బుధవారం ముగిశాయి. అర్చకులు పులి హరిప్రసాదశర్మ ఆధ్వర్యంలో ఈనెల 4న ప్రారంభమైన ఉత్సవాలు అభిషేకాలు, ప్రతిష్ఠ విగ్రహాల ఊరేగింపుతో పాటు యంత్రం, మూర్తి ప్రతిష్ఠ, దిష్టికుంభం, పూర్ణాహుతి కార్యక్రమాలతో ముగిశాయి. కార్యక్రమంలో అర్చకులు నందీశ్వరశర్మ , దేవాలయ కమిటీ చైర్మన్ కొట్ల సైదులు, కౌన్సిలర్ శ్రీనివాస్, డైరెక్టర్లు, భక్తులు పాల్గొన్నారు.

### దేశ భవిష్యత్‌కు యువత ప్రధాన పాత్ర పోషించాలి

**సూర్యాపేటటౌన్ :** దేశ ఉజ్వల భవిష్యత్ కోసం యువత ప్రధాన పాత్ర పోషించాలని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేషులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్రం నల్లగొండ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్, నారీశక్తి, చిరుధాన్యాలు, మైభారత్ అంశాలపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త సురేష్‌గుప్త, ప్రిన్సిపల్ సునీల, మహిళా సాధికారత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ చైతన్య, ప్రవీణ్‌సింగ్, రమ్య, ప్రవళిక, మధు, కొండానాయక్ పాల్గొన్నారు.

### ఘనంగా ఫ్రెషర్స్ డే

**నూతనకల్ :** మండల కేంద్రంలోని సమత పారా మెడికల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను విద్యార్థులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగుల్‌మీరా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

### బహుమతులు అందజేత

**అర్వపల్లి :** అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల విజేతలకు బుధవారం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచారి, చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, సత్యం తదితరులున్నారు.

# హైవేపై అంధకారం



రామన్నగూడెంలో మెయిన్‌రోడ్డుపై పనిచేయని సెంట్రల్ లైట్లు



వాహనాలు ఢీకొని స్తంభాలు విరిగి ఖాళీగా మారిన మీడియన్

- రామన్నగూడెం 365బీ హైవేపై పనిచేయని సెంట్రల్ లైటింగ్
- రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
- లైట్లను పునరుద్ధరించాలని వినతి

**అర్వపల్లి :** సూర్యాపేట–జనగామ 365బీ హైవేపై జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో సెంట్రల్ లైట్లు ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదు. దీంతో వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా రామన్నగూడెం హైవేపై అర కిలోమీటర్ పొడవునా సెంట్రల్ లైట్లు, రెయిలింగ్, మీడియన్ ఏర్పాటు చేశారు. మొత్తం 23 స్తంభాలను గ్రామంలో హైవేపై బిగించి లైట్లు ఏర్పాటు చేశారు. కాగా ఈ హైవేపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తరచూ వాహనాలు ఢీకొని స్తంభాలు విరిగిపోతున్నాయి. దీంతో లైట్లు పనిచేయని పరిస్థితి నెలకొంటుంది.

**8నెలలుగా పనిచేయని లైట్లు..**

హైవేపై రామన్నగూడెంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్లు 8నెలలుగా పనిచేయడంలేదు. మొత్తం 23స్తంభాలలో 5స్థంభాలు వాహనాలు ఢీకొని విరిగిపోగా ఇటీవల కొత్త సంభాలను బిగించారు. అయితే వాహనాలు ఢీకొని కొంత రెయిలింగ్, మీడియన్ కూడా దెబ్బతింది. హైవే అధికారులు గతంలో కొంత వరకు మరమ్మతులు చేయించినప్పటికి తరచూ వాహనాలు ఢీకొనడంతో కొన్ని నెలలుగా మరమ్మతులను మరిచారు. దీంతో లైట్లు వెలగక అంధకారంతో రాత్రి వేళలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సెంట్రల్ లైట్లను పునరుద్ధరించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

**నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం**



రామన్నగూడెంలో సెంట్రల్ లైట్లు సక్రమంగా పనిచేయక కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయాన్ని హైవే రోడ్డు నిర్మాణ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు.

– వజ్జె సాయి, రామన్నగూడెం

**లైట్లను వెంటనే పునరుద్ధరించాలి**



ఈ సెంట్రల్ లైట్లు వేసినప్పటి నుంచి ఏరోజు సక్రమంగా పనిచేయడం లేదు. ఈ విషయమై అనేక సార్లు సంబంధిత అధికారులకు విన్నవించాం. సర్పంచ్‌గా కొన్ని సార్లు సొంత డబ్బులతో మరమ్మతు చేయించాను. ప్రమాదాలను అరికట్టి లైట్లు మరమ్మతు కాకుండా చర్యలు తీసుకోవాలి.

– రమావత్ పీరమ్మ, మాజీ సర్పంచ్ రామన్నగూడెం

## సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించాలి



వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

**నాగారం :** రైతువేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు సాంకేతికతను ఉపయోగించుకొని పంటల్లో అధిక దిగుబడులు సాధించాలని డీఆర్‌డీఓ, రైతు వేదికల నోడల్ అధికారి మధుసూదన్‌రాజు అన్నారు. బుధవారం మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో గల రైతువేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాల్లో రైతుల సందేహాలు తీర్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖీ కార్యక్రమం ఉంటుందన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ వివిధ పంటల సాగు విషయంలో సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు తమ సమస్యలను తెలియజేయడం, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దిగుబడి పెరిగేలా మెళకువలను వ్యవసాయ నిపుణులు అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఏడీఏ జగ్గునాయక్, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ జి.శోభారాణి, ఏఓ గణేష్, ఉద్యాన అధికారి స్రవంతి, పశువైద్యాధికారి డాక్టర్ బత్తుల రవి, ఏపీఎం శోభారాణి, ఏఈఓలు వసిమా, రమ్యతేజ, సాయిరాజ్, ఆయా మండలాల ఏఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

## 8నుంచి మహాశివరాత్రి వేడుకలు

**అర్వపల్లి :** అర్వపల్లి పరిధిలోని కొండపై ఉన్న ఉమామహేశ్వర దేవాలయంలో ఈనెల 8నుంచి మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని గుట్టపై ఉన్న ఆలయాన్ని నిర్వాహకులు ముస్తాబు చేశారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయానికి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. శుక్రవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురారోహణం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, నాగ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదే రోజు రాత్రి ఉమామహేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం, 9న అన్నపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పులిచర్ల కృష్ణమూర్తి తెలిపారు. ఈ గుట్టపై ఉన్న పురాతన కాలం నాటి కోనేరులో నిరంతరం నీరు ఉంటుంది.

## దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

- కలెక్టర్ వెంకట్రావు



దరఖాస్తు స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకట్రావ్

**పెన్‌పహాడ్ :** ధరణి దరఖాస్తుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు అనిత కలెక్టర్‌ను కలిసి ఐదు సంవత్సరాలుగా తమ భూమి సమస్యపై తిరుగుతున్నానని, నన్ను ఏఅధికారి పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు విన్నవించకుంది. వెంటనే కలెక్టర్ తహసీల్దార్‌తో చెప్పి అనిత దరఖాస్తును పరిశీలించారు. తన తల్లి నుంచి సంక్రమించిన రెండు ఎకరాల భూమిని ఐదు సంవత్సరాల క్రితం వేరొకరి పేరు మీద నమోదు చేశారని అనిత వాపోయింది. ఫైల్స్‌ను పరిశీలించిన కలెక్టర్ కొత్త ధరణి మాడ్యూల్స్‌ని పరిశీలించి తహసీల్దార్‌కు పలు సూచనలు చేశారు. అనిత భూమి గురించి అక్కడే ఉన్న గ్రామ రైతులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2008లో తన తల్లి ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని అప్పుడే పాస్‌బుక్ కూడా వచ్చిందని 2017లో అట్టి భూమికి కొత్త పాసుపుస్తకాలు ఇచ్చే క్రమంలో వేరొకరి పేరుపై నమోదు చేశారని అప్పటి నుంచి తిరుగుతుండగా కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధరణి మాడ్యూల్స్‌లో మాలాంటి రైతుల సమస్యలు పరిష్కరించబడుతున్నాయన్నారు. సమస్యను పరిష్కరించిన కలెక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పెట్టిన ధరణి మాడ్యూల్స్‌లో రైతుల సమస్యలు పరిష్కరించబతాయన్నారు. ధరణి మాడ్యూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఆర్ఐ మట్టయ్య, స్వప్న, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

# మోదీ ప్రభుత్వంలోనే మహిళల అభివృద్ధి



పెన్‌పహాడ్ : సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు



నూతనకల్ : సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

**పెన్‌పహాడ్ :** దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలోనే మహిళల అభివృద్ధి సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో నిర్వహించిన నారీ శక్తివందన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచి ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మార్చినట్లు ఆయన తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలను అందిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మోదీ నాయకత్వాన్ని బలపర్చి బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదాని మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతున్న లైవ్ ప్రోగ్రాంను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా చూపించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోకల రాములు, సలిగంటి వీరేంద్ర, తాళ్లపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

**మహిళల అభివృద్ధికి బీజేపీ కృషి**

**నూతనకల్ :** దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి బీజేపీ ప్రభుత్వం కృషిచేస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కాప రవికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన శక్తివందన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నరేంద్రమోదీ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మార్చినట్లు ఆయన తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సబ్సిడీలను అందిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ మోదీ నాయకత్వాన్ని బలపర్చి బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై మోదీ మాట్లాడుతున్న లైవ్ ప్రోగ్రాంను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా చూపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మద్ది సంజీవరెడ్డి, వెంకన్న, బొల్క కుమార్, భూతం సాగర్, మాతంగి వెంకన్న, జక్కుల ఉప్పలయ్య, సైరెడ్డి వీరారెడ్డి, బ్రహ్మాండ్లపల్లి మధు, ముత్తయ్య పాల్గొన్నారు.

## ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి రాజీనామా చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న శివకుమార్

**దురాజ్‌పల్లి (సూర్యాపేట) :** నిరుపేదలు గుడిసెలు వేసుకున్న స్థలాన్ని రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అప్పగించిన ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చివ్వెంల మండలం కుడకుడ శివారులో సర్వే నంబర్ 126లోగల ప్రభుత్వ భూమిలో పేదలు ఐదు సంవత్సరాల నుంచి అనేక మార్లు గుడిసెలు వేసి, అప్పటి మంత్రి జగదీష్‌రెడ్డికి, కలెక్టర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారని, 2022 అక్టోబర్‌లో పేదలు గుడిసెలు వేస్తే అప్పటి అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ విచారణ చేపట్టి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే జగదీష్‌రెడ్డి అనుచరులు, పలు వామపక్ష సంఘాల నాయకులు పలువురిని పేదలు వేసిన గుడిసెలను తీయించేందుకు పంపించి గొడవలు సృష్టించారని, మా కార్యకర్తలపైన, నాయకులపైన కూడా దాడులు చేయించారని అన్నారు. పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని అగ్రకుల అహంకారంతో తన సామాజిక వర్గానికి కేటాయించడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్‌కుమార్, పార్టీ డివిజన్ నాయకులు ఎస్‌కే.సయ్యద్, ఐఎఫ్‌టీయూ జిల్లా కోశాధికారి వాజిద్, జిల్లా కమిటీ సభ్యులు చిత్తలూరు లింగయ్య, పుప్పాల అంజయ్య, పీవైఎల్ జిల్లా నాయకులు మచ్చ శ్రీకాంత్ పాల్గొన్నారు.

## విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం



పోస్టర్లు ఆవిష్కరిస్తున్న డీఎస్పీ, విద్యార్థులు

**సూర్యాపేటటౌన్ :** విద్యార్థి దశలోనే విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ జాగ్రోక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ క్రైమ్‌పై ఏర్పాటు చేసిన ఈ సదస్సు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా ముందుగానే గుర్తించాలని, మొబైల్స్, ఈ మెయిల్‌కు వచ్చే మెసేజ్‌ల పట్ల, ఏదైనా సోషల్ మీడియాకు సమాచారానికైనా స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేషులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

## యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జోహార్



కొమ్ము జోహార్

**తుంగతుర్తి :** మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కొమ్ము జోహార్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.

## అర్హులకు పథకాలు అందించాలి

**నాగారం :** తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన వారికే అందించాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, సామాజికవేత్త పేరాల గోపి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పార్టీ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయకుండా పథకాలు అర్హులకు అందే విధంగా అధికారులు ఎంపిక చేయాలన్నారు.

## ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

**పెన్‌పహాడ్ :** సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని భక్తాళాపురం గ్రామంలో నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగర్ నీటిపై ఆధారపడి యాసంగిలో వేసిన వరిపొలాలు చేతికి వస్తుందనుకునే సరికి సరిపడా నీరు లేక పొలాలు ఎండుతున్నాయని అన్నారు. ఎకరానికి రూ.30వేల పెట్టుబడులు అప్పులు చేసి పెడితే చివరికి అప్పులు మిగులుతున్నాయే తప్పా ఏమిలేదన్నారు. ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండుతున్నాయని, దీంతో మండలంలో ఇప్పటికే అనేక గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడిందన్నారు. వారం రోజుల పాటు సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన పంట పొలాలు, నీటి సమస్యపై సర్వే చేశారని సమస్యల ఆధారంగా నేడు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు, ధర్నాలో అన్ని గ్రామాల రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి నెమ్మాది పీరయ్య, మండల కమిటీ సభ్యులు అడివయ్య తదితరులు పాల్గొన్నారు.

## లింగ వివక్షలేని సమాజాన్ని నిర్మించాలి



జెండా ఆవిష్కరిస్తున్న మహిళా నాయకులు

**దురాజ్‌పల్లి (సూర్యాపేట) :** లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించాలని, అందుకోసం జాతీయ మహిళా సమైక్య నిరంతరం పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి అన్నారు. అంతర్జాతీయ మహిళా సమైక్య దినోత్సవం సందర్భంగా, జాతీయ మహిళా సమైక్య 70వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్ వద్ద సంఘం రాష్ట్ర నాయకురాలు అనంతుల మల్లేశ్వరి బుధవారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేవరం మల్లీశ్వరి మాట్లాడుతూ.. మహిళలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మహిళా సమాజాన్ని జాగృతం చేసేవిధంగా సంఘం కృషి చేస్తుందన్నారు. మహిళా దినోత్సవం వేడుకలను సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10వతేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు ఉప్పుతల కోటమ్మ, నాయకులు ఐలాపురం లక్ష్మి, సాతులూరు అలివేలు, ఎల్లావుల ఉమా, అంజమ్మ, ప్రమిడాల జయసుధ, తదితరులు పాల్గొన్నారు.

## ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలు

**పెన్‌పహాడ్ :** ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ తన విధులు ముగించుకొని సూర్యాపేటకు బైక్‌పై వస్తుండగా అనంతారం క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం 108వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

## ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి



డీఎస్పీని సన్మానిస్తున్న విద్యుత్ ఉద్యోగులు

**సూర్యాపేట :** విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవికుమార్ అన్నారు. జిల్లా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మారం శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా కార్యవర్గం సూర్యాపేట డీఎస్పీ రవికుమార్‌ను బుధవారం పట్టణంలో కలిసి సన్మానించారు. సన్మానించిన వారిలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లోడే శ్రీనివాసరావు, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు వంగర కృష్ణారావు, సూర్యాపేట డివిజన్ కార్యదర్శి మునగాల వెంకటేశ్వర్లు, డివిజన్ ఉపాధ్యక్షుడు టి.పిచ్చయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి వల్లపు రమేష్ ఉన్నారు.

## ఘనంగా స్వపరిపాలన దినోత్సవం



అర్వపల్లి : విద్యార్థులతో ఉపాధ్యాయులు



ఆత్మకూర్(ఎస్) : స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

**ఆత్మకూర్(ఎస్) :** మండల పరిధిలోని నెమ్మికల్లు ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భాగ్యమ్మ, ఉపాధ్యాయులు నీరజ, రమాదేవి, షర్మిల ఉన్నారు.

**అర్వపల్లి :** జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పాత్రలు పోషించి అలరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం సాటిక సుధాకర్, ఉపాధ్యాయులు యోగాచార్య డాక్టర్ పగిళ్ల సైదులు, ఆర్.సుగుణ, జి.ఇందిర, జి.మంజుల, వై.మధుసూదన్‌రావు, రిటైర్డ్ హెచ్ఎం కర్నాటి రంగయ్య, శిగ నసీర్‌గౌడ్, రవికుమార్, మల్లేష్, నాగరాజు, కృష్ణ, సత్యం, శ్రీనివాస్, సమ్మయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

## నగదు రహిత లావాదేవీలపై అవగాహన



అవగాహన కల్పిస్తున్న మేనేజర్ రవికుమార్

**పెన్‌పహాడ్ :** మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నగదు రహిత లావాదేవీల–ఆర్థిక అక్షరాస్యతపై ఎన్‌డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. బుధవారం మొబైల్ ఏటీఎంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రవికుమార్ మాట్లాడారు. ప్రతిఒక్కరూ లావాదేవీల నిర్వహణలో ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు నిర్వహించుకోవాలని దీంతో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సులభ పద్ధతిలో లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఉదయ్, నారాయణగూడెం సీఈఓ ఆలకుంట్ల సైదులు, ఏటీఎం కోఆర్డినేటర్ సతీష్, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ మామిడి శ్రీనివాస్, రైతులు సంజీవరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కట్ల మల్సూర్, బొంత రామయ్య, బోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

## ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి




ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు

**తుంగతుర్తి :** రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ధర్నా చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని 13 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్ఏ రజాక్, గుండగాని రాములు, వెంకటనారాయణ, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, కూరం మణివెంకన్న, సోమేష్, వెంకన్న, దాసు, చంటి, వివిధ మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.